
ఆంధ్రజ్యోతి
ఉష్ణోగ్రతలు గరిష్ఠం : 35.0 । కనిష్ఠం : 23.0
ANDHRAJYOTHY
5
జోగుళాంబ గద్వాల జిల్లా వార్తలు
మంగళవారం 25 మార్చి 2025


రంజాన్ వేళలు
ఇఫ్తార్: 6:34 (మంగళవారం సాయంత్రం) సహర్: 4:54 (బుధవారం ఉదయం)

మాయాజాలం

- అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల బాగోతం

- ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలు తీయకుండా సొమ్ము కాజేత
- ఈఎస్ఐ కోసం కూడా వేతనాల్లో కోతలు, లబ్ధి అంతంతే..
- ఇటీవల దిగువస్థాయి ఉద్యోగాలు ఈ పద్ధతినే నియామకం
- పీఎఫ్ జమ చేస్తున్నా నిబంధనల ప్రకారం చెల్లించని పరిస్థితి
- ప్రజాప్రతినిధుల ప్రధాన అనుచరులే ఏజెన్సీల నిర్వాహకులు






మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి

మహబూబ్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో ఏజెన్సీలు మాయాజాలం చేస్తున్నాయి. అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం ప్రభుత్వం నుంచి బడ్జెట్ పొందుతున్న ఏజెన్సీల నిర్వాహకులు ఉద్యోగుల పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారికి రావాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఎవరైనా అడిగితే జమ చేస్తామని చెప్పడమో లేదా సంవత్సరం తర్వాత మీ ఉద్యోగం రెన్యువల్ కాదని చెబుతుండటంతో ఉద్యోగులు కూడా తమకు ఈ ఉపాధి ఉంటే చాలని సరిపెట్టుకుంటున్నారు. అటు అధికారులకు చెప్పలేక, ఇటు తమ వేతనంలో కోతలు విధిస్తూ కాజేస్తున్నారని సతమతమవుతున్నారు. ఏజెన్సీలు సరిగా వేతనాలు చెల్లిస్తున్నాయా, పీఎఫ్, ఈఎస్ఐ సరైన సమయానికి జమ చేస్తున్నారా, లేదా అనేది పట్టించుకొని.. ఒకవేళ నిబంధనల మేరకు నడుచుకోని ఏజెన్సీలను రద్దు చేయాల్సిన ఉపాధి కల్పన శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం మూడు, నాలుగు పద్ధతుల్లో ఉద్యోగుల నియామకాలను చేపడుతోంది. మొదట నేరుగా ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయడం, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, టెంపరరీ ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకుంటుంది. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం నుంచి వేతనాలు ఖాతాల్లో జమ అవుతాయి.

టెంపరరీ ఉద్యోగులకు లోకల్ అకౌంట్ నుంచి వేతనాలు లేదా భృతి సర్దుబాటు చేస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం ఏజెన్సీ ద్వారా నియమించుకొని ప్రతీనెల వస్తున్న బడ్జెట్ నుంచి ముందు ఏజెన్సీకి చెల్లింపులు చేస్తే తర్వాత ఏజెన్సీల నిర్వాహకులు వారి కమిషన్ తీసుకొని మిగతా మొత్తంలో కొంత పీఎఫ్ కోసం, కొంత ఈఎస్ఐ కోసం కట్ చేసి వేతనం ఉద్యోగి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏజెన్సీలు ఆడిందే ఆట

- మిగతా 6లో..

జోరుగా.. జీరో దందా

- వ్యవసాయ మార్కెట్‌కు తగ్గిన ఉత్పత్తులు, పడిపోయిన ఆదాయం

- గత ఏడాది వచ్చిన ఆదాయం రూ. 5.28 కోట్లు
- ఈ ఏడాది రూ.4.38 కోట్లు మాత్రమే
- పాలకవర్గంలో కమీషన్ ఏజెంట్లతో పాలన
- సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు



గద్వాల వ్యవసాయ మార్కెట్

గద్వాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఆదాయంలో నెంబర్ వన్‌గా ఉండే గద్వాల వ్యవసాయ మార్కెట్ వెనకబడిపోతున్నది. గత ఏడాది రూ.5.28కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది రూ.4.38కోట్లు మాత్రమే వచ్చింది. పాలకవర్గంలో కమీషన్ ఏజెట్లుతో పాలన నిర్వహిస్తుండటం, జీరో దందాను ప్రోత్సహిస్తుండటంతోనే ఆదాయం పడిపోయిందనే ఆరోపణలు వస్తు న్నాయి. ఈ ఏడాది వానకాలంలో సమృద్ధిగా పంటలు పండినా ఆశిం చిన మేరకు ఉత్పత్తులు మార్కెట్‌కు రాలేదు. గత ఏడాది మార్కెట్‌కు అన్ని ఉత్పత్తులు 5,14,864 క్వింటాళ్ల రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 3,16,922 క్వింటాళ్లు మాత్రమే వచ్చిం ది. అంటే పండించిన పంట ఎక్కడపోయిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మార్కెట్‌లో జీరో దందా కారణంగానే లెక్కలు సరిగా చూపించలేదని, అందుకే మార్కెట్ ఆదాయం పడిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.

మార్కెట్‌కు తగ్గిన ఉత్పత్తులు

గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలతో పాటు పెబ్బేరు, ఆత్మకూర్ ప్రాంతాల నుంచి కూడా రైతులు పంటలు విక్రయానికి తీసుకువస్తుంటారు. ఈ ఏడాది వేరుశనగతో పాటు వరి మార్కెట్‌కు చాలా వరకు తగ్గిపోయింది. గత ఏడాది వేరుశనగ 2,72,764 క్వింటాళ్ల రాగా ఈ ఏడాది 1,74,541 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. అదేవిధంగా వరి గత ఏడాది 1,81,394 క్వింటాళ్ల రాగా ఈ ఏడాది 1,24,452 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. పత్తి గత ఏడాది 19,860 క్వింటాళ్ల రాగా ఈ ఏడాది ఒక్క క్వింటాళ్ల కూడ రాలేదు. ఆముదం, కందులు గతే డాది మాదిరిగానే వచ్చాయి. గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగా ఎక్కవగా రావాల్సి ఉండ గా ఈ ఏడాది రాకపోవడంతో ఆదాయంపై ప్రభా వం పడింది.

చెక్‌పోస్టులతో పెరిగిన ఆదాయం

గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు రెండో ప్రధాన ఆదాయం చెక్‌పోస్టుల ద్వారా వస్తోంది. గతేడాది రూ.24.79లక్షలు రాగా ఈ ఏడాది రూ.56.38 లక్షలు వచ్చింది. దీనికి ప్రధాన కారణం మక్తల్ వైపు ఉండే కృష్ణానది బ్రిడ్జి పనుల కోసం రెండు నెలల పాటు రాకపోకలను బంద్ చేశారు. మక్త ల్, నారాయణ పేట ప్రాంతాల రైతులు నందిన్నె చెక్‌పోస్టు ద్వారా రాయిచూర్‌కు ఉత్పత్తులను తీసుకుపోవడంతో ఈ ఆదాయం వచ్చింది.

ప్రతిపాదించిన పనులకు బ్రేక్

గత పాలకవర్గం మార్కెట్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అభివృద్ధి పనులకు తీర్మాణాలు చేసింది. రూ.3.89కోట్లతో మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించి అనుమతులు తెచ్చుకొని టెండర్లు పిలిచింది. ఆలోపే ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడింది. ఇప్పు డు వచ్చిన కొత్త పాలకవర్గం కూడా మార్కెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

జీరోదందాపై నిఘా ఉంచాం



మార్కెట్‌లో జీరో దందాపై నిఘా ఉంచాం. జీరో దందాకు అవకాశం లేదు. గతేడాది టార్గెట్ ఎక్కువగా ఉండటంతో ఆ మేరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది టార్గెట్ తక్కువగా ఉంది. వంద శాతం టార్గెట్‌ను సాధించాం మార్కెట్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

- నర్సింహులు, మార్కెట్ కార్యదర్శి, గద్వాల

ఆదాయం సర్టిఫికెట్ల జారీలో అధికారుల జాప్యం

7

ఆర్డీఎస్, తుమ్మిళ్ల సాగునీటిపై నేడు ఆంధ్రజ్యోతి చర్చా వేదిక

ఆంధ్రజ్యోతి చర్చావేదిక

- సమయం : ఉదయం 10 గంటలు,
స్థలం : ఏజీఆర్ ఫంక్షన్ హాల్, అలంపూర్ చౌరస్తా

అలంపూరు చౌరస్తా, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : నడిగడ్డకు జూరాలతో పాటు ప్రధాన నీటి వనరులైన "ఆర్డీఎస్, తుమ్మిళ్ల సాగునీటి నడవడిక" అనే అంశంపై ఆంధ్రజ్యోతి చర్చావేదిక చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అధికార, విపక్షాలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, రైతుసంఘాల నాయకులు, రైతు కూలీ సంఘాలు, సాగునీటి సంఘాల నాయకులు, కార్మిక సంఘాలు, రైతులు, విద్యావంతులు, మేధావులు తదితర రైతు శ్రేయస్సు కోరే వారు హాజరుకావొచ్చు. ఎన్నో ఏళ్లుగా పాలకులకు ఓట్ల ముడిసరకుగా నాడు ఆర్డీఎస్ నేడు తుమ్మిళ్ల మారిన పరిస్థితులలో సాగునీటి పథకాల భవితవ్యంపై జరిగే చర్చలో పాల్గొని తమ అమూల్యమైన సూచనలు చేయవచ్చు.



అకాల వర్షం.. అపార నష్టం

- అల్లమాయపల్లి శివారులో వడగండ్ల వాన
- వనపర్తి జిల్లాలో 453 ఎకరాల్లో పంట నష్టం
- ఖిల్లాఘణపురం మండలంలో 123 ఎకరాలు, కొత్తకోట మండలంలో 330 ఎకరాల్లో నష్టం

ఖిల్లాఘణపురం/కొత్తకోట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో అకాల వర్షానికి 453 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఖిల్లాఘణపుం మండలంలో 83 మంది రైతులకు సంబంధించి 123 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి తీవ్ర నష్టం వాటిళ్లిందని మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. మండలంలోని సల్కెలాపూర్, అప్పారెడ్డి పల్లి, అల్లమాయపల్లి, మల్కిమియాన్ పల్లి, పర్వతాపూర్, ఖిల్లాఘణపురంలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అల్లమాయపల్లి శివారులోని 73 ఎకరాల్లో వరి, 22 ఎకరాల్లో మొక్కజొన్న, 28 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొత్తకోట మండలంలో కానాయపల్లి, సంకిరెడ్డి, రాయనిపేట, అమడబాకుల గ్రామాల్లో వ్యవసాయ అధికారుల బృందం పర్యటించారు. కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయనిపేట గ్రామాల్లో 330 ఎకరాల్లో వరి పంట అమడబాకుల, సంకిరెడ్డిపల్లి గ్రామాల్లో 18 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న పంటల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్, ఖిల్లాఘణపురం వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్య తెలిపారు.


కొత్తకోటలో వరి పైరును పరిశీలిస్తున్న అధికారులు

సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపు

- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి



రాజీవ్ చౌరస్తా, మార్చి24(ఆంధ్రజ్యోతి): వానాకాలం 2024-25 సీజన్‌కు సంబంధించి వంద శాతం సీఎంఆర్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తదుపరి సీజన్ ధాన్యం కేటాయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ ధాన్యంపై పౌర సరఫరాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2023-24 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు అప్పగించాల్సిన పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా మిల్లర్లు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సీజన్‌లో ధాన్యం తీసుకుని ఇప్పటి వరకు సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేసి ఆర్ఆర్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, పౌర సరఫరాల డీఎం జగన్, డీటీలు ఉన్నారు.

క్రీడల అభివృద్ధికి కృషి

- జితేందర్, డీవైఎస్‌వో



ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

గద్వాల అర్బన్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషిచేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి జితేందర్ తెలిపారు. విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో క్రీడల స్థితిగతులపై డీవైఎస్‌వో 'ఆంధ్రజ్యోతి'కి పలు విషయాలు వెల్లడించారు.

క్రీడా మైదానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారా..?

జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇండోర్ గేమ్స్‌కు కావాల్సిన సౌకార్యలను మెరుగు పరిచేందుకు కృషిచేస్తా. అదేవిధంగా పట్టణంలోని సోమనాద్రి ఫుట్ బాల్ మినీ స్టేడియాన్ని పూర్తిస్థాయి సౌకర్యలతో అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా.

గ్రామీణ క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఏమిటి..?

జిల్లాలో పలు గ్రామీణ క్రీడా మైదానాలు నిరుపయోగంగానే ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి అభివృద్ధి చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా. అన్ని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా మైదానాలను పరిశీలించి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తాం.

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచనున్నారా..?

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే పోటీలకు విద్యార్థులను సమాయాత్తం చేసేలా వ్యాయామ ఉపాధ్యాయులు తగిన ప్రణాళిక చేపట్టారు. దాంతో పాటే జిల్లాలో జరిగే వివిధ రకాల సంబురాలు, ఇతర ఈవెంట్స్ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు దాతల సహకారం కోరుతాం.

సమర్థ క్రీడాకారుల గుర్తింపునకు ప్రయత్నం చేస్తున్నారా.. ?

జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులను వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చి దిద్దుతున్నారు. జిల్లా నుంచి కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వీరికి వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ సంఘాల క్రీడా కోచ్‌లు సహకారం అందిస్తున్నారు.

సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారా..?

సీఎంకప్ పోటీలకు జిల్లా నుంచి కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. అలాగే ఫుట్‌బాల్‌లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం లభించింది.

పంటలు ఎండుతున్నాయ్..

- సాగునీరందించాలని కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
- 16 గ్రామాల్లో 20 వేల ఎకరాలకు నీటి కొరత
- మరో 20 రోజులు సాగునీరు అందించాలి


ఎండిన వరి పంటతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

గద్వాల న్యూటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సాగునీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద అలంపూర్ నియోజకవర్గంలోని 16 గ్రామాలలోని 20 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు జనార్దన్‌గౌడు మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలోని సింధనూరు, కుట్కనూర్, తొత్తినోనిదొడ్డి, భైనపల్లి, కొత్తపల్లి, రాజాపురం, పులికల్, కిసాన్‌నగర్, తాండ్రపాడు, ఉప్పల, నౌరోజీక్యాంపు, వేణిసోంపురం, కేశపురం గ్రామాల రైతుల పొలాలు ఆర్డీఎస్ కెనాల్ కింద ఉన్నాయి. ఈ ఏడాది యాసంగి పంటకు 34వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఆర్డీఎస్ కింద వివిధ రకాల పంటలు సాగుచేశారు. ప్రస్తుతం పంటలు ఎండుతున్నాయి. దీంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నామని తెలిపారు. పట్టణ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్ ధర్నా విరమింపజేసేందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కలెక్టర్‌ను కలిసేదాకా కదిలేది లేదని భీష్మించుకు కుర్చున్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి మరో 20 రోజులు సాగునీరు విడుదల చేస్తే తప్ప పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదని, సాగునీరు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు రంగన్న, సవారన్న, రమేష్, అంజనేయులు, బుడ్డన్న తదితరులు ఉన్నారు.

తరగతి గదుల్లోనే వసతి, బోధన

- బిజినేపల్లి గురుకుల పాఠశాలకు సొంత భవనం కరవు
- పదేళ్లుగా అద్దె భవనంలో నిర్వహణ
- నెలకు రూ.1.30లక్షల అద్దెల చెల్లింపు
- ఇరుకు గదుల్లో 500 మందికి పైగా విద్యార్థులు

7

మన మామిడి ఫ్లైటెక్కేనా?

- నేడు విదేశీ ఎగుమతులపై రైతులతో సమావేశం
- ఇప్పటి వరకు ఒక్క కాయ కూడా తీసుకెళ్లని దుస్థితి


వీపనగండ్ల మండలంలో కాసిన మామిడి కాయలు

6

(5వ పేజీ తరువాయి)

పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. వేతనంలో భారీ కోతలు విధిస్తూ చెల్లింపులు మాత్రం ఆ స్థాయిలో చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము కాజేత

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పేరుకు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ వారు ఏజెన్సీ ఉద్యోగులు అన్నట్లే లెక్క. ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించి ఆ మేరకు ఉద్యోగులను నియమించుకుంటుంది. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా వారి నియామకం జరిపి ఏజెన్సీల ద్వారా అపాయింట్‌మెంట్స్ ఇస్తారు. ప్రతీ ఏడాది వారిని రెన్యువల్ చేస్తారు. కొన్ని ఏజెన్సీలు సమయానికి అనుగుణంగా వేతనాలు వేయడంతో పాటు అందరికీ పీఎఫ్ ఖాతాలు తీయించి ప్రతీనెల జమ చేస్తున్నారు. కానీ, మెజారిటీ ఏజెన్సీలు ఉద్యోగ అవసరాలను ఆసరాగా చేసుకొని పీఎఫ్ సొమ్మును కాజేస్తున్నారు. ఎంత వేతనం వస్తుంది, ఎంత కోత విధిస్తున్నారో లెక్కలు

మాయాజాలం

▸▸ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల భాగోతం

కూడా చెప్పని పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి మొదటి వారంలో పే వేతనాలు వస్తున్నాయి. కానీ, చిన్నచిన్న మొత్తాలు వేతనాలుగా ఉన్నవారు నెలల తరబడి రాని దుస్థితి ఉన్నది.

కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి అందుతున్న ఏజెన్సీలు జమ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం రూ. 15 వేలు ఉంటే అందులో రూ. 2వేలు కోత విధిస్తున్నారు. దానికి కొంత ప్రభుత్వం నుంచి వస్తున్న సొమ్మును కలిపి పీఎఫ్ ఖాతాలో ఏ నెలకు ఆ నెల జమ చేయాలి. కానీ, ఆ రూ. 2 వేలు ఏజెన్సీల నిర్వాహకులే దోచుకుంటున్నారు. వైద్య, విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధికంగా ఉంటారు. వారందరి పరిస్థితి దాదాపు ఈ విధంగానే ఉన్నది. ఆఫీస్ సబార్డినేట్స్, ఓటీ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, స్వీపర్లు, పేషెంట్ కేర్ వర్కర్లు, రికార్డు అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా చాలా పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే నియమించుకుంటున్నారు. వారందరూ ఉద్యోగం ఉంటే చాలనే పరిస్థితుల్లో ఉన్నవారే. అయితే భారీగా కోతలు పెడుతున్నప్పటికీ ఏజెన్సీలను నిర్వహించే ఉపాధి కల్పన శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రాజకీయ నాయకుల అనుచరులే...

ఏ ప్రభుత్వ ఉంటే ఆయా ప్రజాప్రతినిధుల అనుచరుల చేతుల్లోనే ఈ ఏజెన్సీలు ఉంటున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఈ ఏజెన్సీల నిర్వాహకులు జంప్ కొడుతున్నారు. నిత్యం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, వారు చెప్పిన వారిని ఏజెన్సీల్లో నియమించుకోవడం వంటివి చేస్తున్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులు చెప్పిన ఏజెన్సీలతో అగ్రిమెంట్ చేసుకోవడం, వారు ఇచ్చిన జాబితా ప్రకారమే ఉద్యోగులను తీసుకోవడం వంటివి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంపుల నుంచే ఉద్యోగుల జాబితాను పంపించి అధికారులతో ఆమోదం చేసుకున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో ఈ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించారు.

అయితే ప్రజాప్రతినిధుల అనుచరులు కావడమో లేదా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి చుట్టూ చక్కర్లు కొట్టడం, మంచి చేసుకోవడంతో ఈ ఇబ్బం దులు తప్పడం లేదు. లెక్కాపత్రం లేకుండా వేతనాల్లో కోతలు, పీఎఫ్ జమ చేయకపోవడం, ఇప్పటివరకు కొందరికి యూఏఎన్ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఇవ్వకపోవడం, ఈఎస్ఐ లబ్ధి చేకూర్చకపోవడం వంటివి ఏజె న్సీల నిర్వాహకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జీజీహెచ్ పరిధిలో 204 మంది వివిధ రకాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఎంవోయూ ప్రకారం రూ. 15,600 వేతనం ఉద్యోగికి చెల్లించాలి. దీనికిగాను రూ. 3600ల్లో ఏజెన్సీ వాటా, ఉద్యోగి వాటాను కలిపి రూ. 3600 పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. కానీ, కేవలం రూ. 7193 వేతనానికి రూ. 1726 మాత్రమే జమ చేస్తున్నారు. మిగతా మొత్తం రూ.1874 కాజేస్తున్న పరిస్థితి. వనపర్తి జీజీహెచ్ పరిధిలో ఇప్పటివ రకు పీఎఫ్ ఖాతాలు, యూఏఎన్‌లేని ఉద్యోగు లు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే ఏజెన్సీ లకు బదులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వీరి ఆగడాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం ఉన్నది.

మన మామిడి ఫ్లైటెక్కేనా?

▸ నేడు విదేశీ ఎగుమతులపై రైతులతో సమావేశం ▸ సమావేశాలే తప్పా చర్యలు శూన్యం ▸ ఇప్పటి వరకు ఒక్క కాయ తీసుకెళ్లని వైనం



వీపనగండ్ల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మామిడికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రుచి, నాణ్యతకు పెట్టింది పేరు. ఈ మామిడిని క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రభుత్వ అధికారులు ప్రకటనలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒక్క కాయ కూడా ఫ్లైట్ ఎక్కలేదని, దీంతో విదేశీ ఎగుమతులపై నమ్మకం పోయిందని రైతులు వాపోతున్నారు.

2022లో అవగాహన కల్పించి..



వీపనగండ్లలో కాసిన మామిడి కాయలు

అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థ ద్వారా మామిడిని ఎగుమతిని చేయాలన్న ఉద్దేశంతో 2022లో హైదరాబాద్‌లో కొనుగోలు దారులు, అమ్మకందారులతో సమావేశం నిర్వహించారు. కాయ నాణ్యత ఏ విధంగా ఉండాలి కటింగ్ ఎలా చేయాలి? ప్రమాణాలు ఏవిధంగా పాటించాలి దానిపై అవగాహన కల్పించారు. ఎగుమతులు చేయడంతో వచ్చే లాభాల గురించి తెలిపారు. మండలానికి ఒకటి, రెండు ఎగుమతిదారుల టీమ్‌ను కేటాయించి తోటలకు పంపించారు. రైతులను కలిసి శాంపిల్స్ తీసుకెళ్లి నాణ్యత ప్రమాణాల పరిశీలన చేసి కాయ ఎంపికైందని చెప్పారు. వారం రోజుల్లో కటింగ్ పెడతామని, రెండు రోజుల్లో ధర నిర్ణయిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారు కనిపించలేదు, ఫోన్లకు స్పం దించలేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒక్క కాయ కూడా ఎగుమతి చేయలేదని, సమావేశాలు నిర్వహించి ప్రజలను మోసం చేశారని వాపోయారు.

నేడు మళ్లీ ఎగుమతులపై సమావేశం

విదేశాలకు ఎగుమతిపై కొనుగోలుదారులు, అమ్మకందారులతో మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో సమావేశం నిర్వహించి ఒక టన్ను కూడా ఎగుమతి చేయని అధికారులు ఇప్పుడు చేస్తారా? అని అనుమానాలు రైతుల్లో కలుగుతున్నాయి. సమావేశానికి కూడా వెళ్లాలా? వద్దా అని తర్జనభర్జన పడుతున్నారు. వెళ్లడం వల్ల ఫలితం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో పని చేసి ఎగుమతులు చేసేలా, పకడ్బందీ చర్యలు చేపట్టి రైతులకు మంచి లాభాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

కల్వకుర్తిలో ఇఫ్తార్ విందు



ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్

కల్వకుర్తి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలో ఎంఐఎం నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్లు ఎడ్మ సత్యం, రాచోటి శ్రీశైలం, పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని పేర్కొన్నారు. అంతకు ముందు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ షాహేద్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, కార్మిక నాయకులు సూర్యప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, నాయకులు మక్దూమ్, సైదులుగౌడ్, శ్రీనుగౌడ్, ఖాదర్, రవి, శివ, గణేష్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన కాయకల్ప టీమ్



ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న కాయకల్ప బృందం సభ్యులు

కల్వకుర్తి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాయకల్ప పిఆ్ అసెస్‌మెంట్ బృందం సభ్యులు పరిశీలించారు. నల్లొండ జిల్లా నకిరేకల్ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి వచ్చిన బృందం సభ్యులు ఇందిర, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాంతో కలిసి పరిశీలించారు. జాతీయ స్థాయి ఆరోగ్య మిషన్ ప్రతి సంవత్సరం అందించే కాయకల్ప అవార్డును ఇంటర్నల్ పిఆ్ అసెస్‌మెంట్‌లో భాగంగా బృందం సభ్యులు ఆసుపత్రిని సందర్శించారు. ఓపీ, ల్యాబ్, ప్రసూతి విభాగం, ఆపరేషన్ విభాగం, ఫార్మసీ, క్యాంటీన్, మార్చురీని పరిశీలించారు. జాతీయ స్థాయి బృందం తనిఖీ చేసినప్పుడు లోటుపాట్లు లేకుండా ఉండేందుకే పరిశీలించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ యశోదబాయి, డాక్టర్ విష్ణు, డాక్టర్ ఉదయ్, హెడ్ నర్సు సునీత తదితరులు ఉన్నారు.

వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక చర్యలు

అచ్చంపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహిమూద్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. సోమవారం ఫారెస్ట్ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడారు. అచ్చంపేట రేంజ్ ఫారెస్టు 2,800 హెక్టార్లలో విస్తరించి ఉందన్నారు. చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్ నిర్మించి 11 సోలార్ మోటార్ల ద్వారా నీటితో నింపుతున్నట్లు తెలిపారు. వేసవిలో అటవీ జంతువులకు నీటిని అందించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కాస్త తగ్గిన ఎండలు

మహబూబ్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత సోమవారం కొంత తగ్గింది. వనపర్తి జిల్లా కొత్తకోట, మిరాసిపల్లి లలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 36.5 డిగ్రీలు, నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో గరిష్ఠంగా 35 డిగ్రీలు నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌లో గరిష్ఠంగా 38.6 డిగ్రీలు, ఇటిక్యాలలో కనిష్ఠంగా 28.1 డిగ్రీలు నమోదైంది.

వైన్‌షాప్‌లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు

పెబ్బేరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని భవాని వైన్‌షాప్‌లో చోరీకి పాల్పడిన వ్యక్తికి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వైన్‌షాప్ రేకులను కత్తిరించి కౌంటర్‌లో ఉన్న రూ.1,500, మద్యం ఎత్తుకెళ్లినట్లు యజమాని నర్సింహారెడ్డి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి హైదరాబాద్‌కు చెందిన చెంచల శివగా గుర్తించారు. సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

బోరు మోటార్ల కేబుల్ వైర్లు చోరీ

వంగూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మం డలంలోని గాజర గ్రామ శివారులో వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్ల ను ఆదివారం రాత్రి ఎత్తుకెళ్లారు. పొలాల్లోని 20 బోరు మోటార్లకు చెందిన రూ.2లక్షల విలువ చేసే వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారని రైతులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భూములు పోతున్నాయి.. ఆదుకోండి

- ఇప్పటికే 500 ఎకరాలు పోగొట్టుకున్నాం
- దారి మార్చాలంటూ రైతుల ఆవేదన



ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రైతులు (ఫైల్)

రేవల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల కోసం వ్యవసాయ భూములు ఇచ్చి నష్టపోతున్నామని వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగ పూర్, గౌరిదేవిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూములు మొత్తం కోల్పోయి దినసరి కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.

500 ఎకరాలు కోల్పోయాం

ఇప్పటి వరకు కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో సుమారు 200 ఎకరాల భూమి, అదేవిధంగా మిషన్ భగీరథ స్కీం తాగునీటి ప్రాజెక్టు కోసం దాదాపు 50 ఎకరాల భూమిని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో డిండి లిఫ్టు ఇరిగేషన్ కోసం మా భూములే ఇవ్వాల్సి వస్తుందని, అందుకని ఈ ప్రాజెక్టును నాగపూర్, గౌరిదేవిపల్లి పంచాయతీ పరిధిలో కాకుండా ఇతర గ్రామాల గుండా మళ్లించి పనులు మొదలు పెట్టాలని కోరుతున్నారు.

సీఎం దృష్టికి విషయం

ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేసి తమ కష్టాల గురించి చెప్పారు. డిండి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జనవరి 22న విడుదల చేసిన జీవోను రద్దు చేసి మరోక చోట ఈ ప్రాజెక్టును తీసుకెళ్లాలని వారు కోరారు.

వలస వెళ్లే పరిస్థితి



రైతుల భూములు మిగలకుండా అన్ని ప్రాజెక్టుల కోసం తీసుకుంటే మా రెండు గ్రామాల రైతులు మళ్లీ ముంబాయికి వలస వెళ్లే పరిస్థితి వస్తుంది. మా పిల్లల భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి జీవో రద్దు చేసి దారి మారుస్తారని ఆశిస్తున్నాం.

- దొడ్డి శ్రీశైలం, నాగపూర్ గ్రామ రైతు

భూమి కోల్పోతే ఊర్లో ఉండలేం



ఉన్న భూమిని కోల్పోతే గ్రామాలలో ఉండి చేసేదేమీ లేదు. వ్యవసాయం తప్ప మాకు మరొక జీవనాధారం లేదు. బ్రతుకుదెరువు కోసం మళ్లీ గ్రామాన్ని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. మా భవిష్యత్ గురించి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి.

- కోరుపాల కృష్ణ, గౌరీదేవిపల్లి గ్రామ రైతు

డ్రంకెన్‌డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

మహబూబ్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తనిఖీలో 8 మంది మద్యంతాగి వాహనాలు నడిపి పట్టుబడ్డారు. వీరిని రెండో తరగతి కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక జ్యూడీషియల్ న్యాయాధికారి శశిధర్ నలుగురికి రూ.వెయ్యి చొప్పున, ఇద్దరికి రూ.1,500 చొప్పున, ఒకరికి రూ.2వేలు జరిమానా విధించగా మరొకరికి మూడు రోజుల జైలుశిక్ష విధించారు.

కోస్గి రూరల్: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. సోమవారం ఉదయం స్థానిక పోలీసులు పట్టణం లో నిర్వహించిన తనిఖీల్లో ఏ.వెంకటయ్య మద్యం తాగి బైక్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కువ మోతాదులో మద్యం తాగి బండి నడపడం తో కేసు నమోదు చేసి కోస్గి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఫర్దీన్‌బేగం ఐదు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.

డాక్టర్లపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు



కమిటీ సమావేశంలో పాల్గొన్న సూపరింటెంటెండ్, డాక్టర్లు

మహబూబ్‌నగర్ (వైద్య విభాగం) మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : రోగి ప్రాణాలు కాపాడటమే వృత్తిగా పనిచేస్తున్న డాక్టర్లపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంమోహన్ హెచ్చరించారు. సోమవారం జనరల్ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన క్రమశిక్షణ చర్యల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ డాక్టరు రోగి చనిపోవాలని వైద్యం చేయడని, బతికించాలనే తపన ప్రతీ డాక్టర్‌లో ఉంటుందన్నారు. అయితే శనివారం జనరల్ ఆసుపత్రిలో ఓ యువకుడు చనిపోయిన సంఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదన్నారు. కావాలనే కొందరు యువజన సంఘాల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ బయట తిరిగితే అంతుచూస్తాం అంటూ బాహాటంగా బెదిరింపులకు పాల్పడడం భయాందోళనలకు గురిచే స్తుందన్నారు. ఇలాగైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ డాక్టరు కూడా పనిచేయడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉందన్నారు. ఆసుపత్రిలో చనిపోయిన యువకుడికి ముందుగానే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అంతేకాకుండా బయటి నుంచి కొన్ని మత్తుకు సంబం ధించిన మందులు కొని తెచ్చారని, వాటిని చనిపోయిన వ్యక్తి బెడ్‌పై ఉంచి ఈ గందరగోళం సృష్టించారని అన్నారు. ఒకవేళ డాక్టరు తప్పుచేసి ఉంటే పోస్ట్‌మా ర్టం నివేదికలో తేలుతుందని, ఆ డాక్టరుపై చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టరుపై బెదిం పులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవా లని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్న ట్లు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కు మార్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునిల్, జనరల్ మెడిసిన్ విభాగాదిపతి డాక్టర్ అమరావతి, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ నజ్మ, డాక్టర్ బాలశ్రీనివాస్, డాక్టర్ స్వరూప్ ఉన్నారు.

ఎంపీఈవో పోస్టులు రిజర్వ్?

▸ పదోన్నతులపై ఆశలు వదులుకుంటున్న కార్యదర్శులు
▸ గ్రూప్-2 కోసం 150 పోస్టులు
▸ జడ్పీ సూపరింటెండెంట్ క్యాడర్ రావడంతో డీపీవో కార్యాలయానికి ఇబ్బంది
▸ ఎంపీడీవో పోస్టులలో కదలిక వస్తేనే..
▸ తిరిగిన రానున్న అడ్‌హక్ ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు



మహబూబ్‌నగర్ జడ్పీ కార్యాలయం

మహబూబ్‌నగర్ న్యూటౌన్, మార్చి24 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల తీరు చూస్తుంటే ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. గ్రూప్-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలంటే ఎంపీఈవో పోస్టు ఇవ్వాల్సి ఉంటుంది. 2019లో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు ఎంపీఈవోలుగా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం ఎంపీఈవోలుగా పదోన్నతులు కల్పించాలంటే వారికి పెద్ద సమస్యనే ఎదురైంది. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి పలు పోస్టులతో పాటు, 150 ఎంపీఈవో పోస్టులను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారు అన్ని జిల్లాలో ఖాళీలను వెతుకుతున్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం జిల్లాలోని మండలాల ఎంపీఈవో ఖాళీల వివరాలు తీసుకుంటున్నారు. గ్రూప్-2 అభ్యర్థులకు జిల్లాకు ఐదుగురిని కేటాయించాల్సి ఉంటుంది. వీరికి ఎంపీఈవో పోస్టులు కేటాయించడానికి తాత్కాలికంగా పదోన్నతులు పొందిన వారు, ఇన్‌చార్జి ఎంపీఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని తప్పించి, వీరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పదోన్నతుల మాట దేవుడెరుగు.. ఉన్న బాధ్యతలు కోల్పోతామని అంతర్మథనం చెందుతున్నారు. గ్రేడ్-1 నుంచి కదిలిక వస్తేనే గ్రేడ్-4 వరకు పదోన్నతులలో కదలిక వస్తుంది. గ్రేడ్-4 కార్యదర్శులకు పదోన్నతులు వస్తేనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 కార్యదర్శులుగా పదోన్నతులు లభిస్తాయి. ఈ ప్రక్రియ సుదీర్ఘకాలంగా సాగేదిగా ఉండడంతో పదోన్నతులపై పంచాయతీ కార్యదర్శులు ఆశలు వదులుకుంటున్నట్లు తెలుస్తుంది.

జడ్పీ నుంచి రావడం సమస్యే

జిల్లా పరిషత్. పంచాయతీ కార్యాలయ కమిషనరేట్ కార్యాలయం ఒక్కటే కాని, జడ్పీ ఉద్యోగులు పదోన్నతులలో డీపీవో, ఎంపీడీవో కార్యాలయాలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, జిల్లా పరిషత్ పాఠశాలలకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. డీపీఓ, మండల పరిషత్ కార్యాలయంలో భర్తీ అయిన ఉద్యోగి అవే కార్యాలయాల్లో పదోన్నతి పొందాల్సి ఉంటుంది. వారు పదోన్నతులు ఎక్కువ శాతం పొందలేక, ఉద్యోగ జీవితంలో పదోన్నతి లేకుండానే విరమణ పొందిన వారు చాలా మంది ఉన్నారు.

ఎంపీడీవోల వివరాలు అడిగారు



ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న ఎంపీడీవో లకు డిప్యూటీ సీఈవోలు గా పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర పంచాయ తీ రాజ్ శాఖ అధికారులు వారి వివరాలను అడిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 మంది ఎంపీడీవోల వివరాలు అడిగితే, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న వారి పేర్లు లేవు. రానున్న రోజుల్లో మరికొం త మంది వివరాలు అడిగితే పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇతర అధికారుల పదోన్నతుల ప్ర క్రియ సమాచారం జిల్లా పరిషత్ పరిధిలో ఉండదు. అది మొత్తం జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. పదోన్నతలపై ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంటుంది.

-వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో, మహబూబ్‌నగర్

ఎంపీడీవోలకు పదోన్నతులు వస్తేనే

2004లో ఎంపీడీవో పోస్టులను గ్రూప్-2 అభ్యర్థులతో భర్తీ చేశారు. 2007 నుంచి ఎంపీడీవో పోస్టులను గ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 2004లో ఎంపీడీవోలుగా బాధ్యతలు చేపట్టిన వారికి 15ఏళ్ల అనంతరం జిల్లా విభజన తర్వాత ఎంపీడీవోలకు ఏపీడీలుగా, జడ్పీ ఏవోలుగా, డ్వామా ఏపీడీలుగా పదోన్నతులు కల్పించారు. వారిలో కొంతమందికి డీర్‌డీఈవోలుగా, జడ్పీ సీఈవోలుగా కల్పించారు. జడ్పీ నుంచి సూపరింటెండెంట్‌లుగా సీనియారిటీ ఉన్న వారికి ఎంపీఈవోలుగా అవకాశం కల్పించారు. రెగ్యులర్ ఎంపీడీవోలు పదోన్నతుల కోసం వేచి చూస్తున్నారు. వీరికి పదోన్నతులు కల్పిస్తేనే పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుంది.

అడ్‌హక్ పదోన్నతులు పొందిన వారు వెనక్కు..

జిల్లాలో అడ్‌హక్ పదోన్నతులపై కొంత మంది సూపరింటెండెంట్లు ఎంపీడీవోలుగా, సీనియర్ అసిస్టెంట్లు సూపరింటెండెంట్లుగా, ఎంపీఈవోలుగా పదోన్నతులు పొందారు. గ్రూప్-2 అభ్యర్థులకు ఎంపీఈవోలుగా ప్రభుత్వం నియమిస్తే అడ్‌హక్ ప్రమోషన్లు పొందిన వారు తిరిగి యథాస్థానంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

క్రైం కార్నర్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం

» జూరాల బ్యాక్ వాటర్‌లో తేలిన మృతదేహం

» రెండు నెలల క్రితమే వివాహం



సుజయ్ కులకర్ణి (ఫైల్)

అమరచింత, మార్చి24(ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జూరాల బ్యాక్ వాటర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ గ్రామానికి చెందిన సుజయ్ కులకర్ణి (25) ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. తల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడి తాను చనిపోతున్నానని పెట్టేశాడు. ఫోన్, ల్యాప్‌టాప్, బైక్ గోడపై పెట్టి నీటిలోకి దూకేశాడు. పదే పదే ఫోన్ చేయగా, అటు నుంచి వెళ్తున్న బాటసారులు ఫోన్ ఎత్తి వివరాలు చెప్పారు. దీంతో వెతుక్కుంటూ వచ్చిన తండ్రి వామనరావు జూరాల వద్ద ద్విచక్రవాహనం గుర్తించారు. వెంటనే వనపర్తి జిల్లా అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శనివారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు గాలించారు. తాజాగా సోమవారం మధ్యాహ్నం సుజయ్ కులకర్ణి మృతదేహం జూరాల బ్యాక్ వాటర్‌లో తేలడంతో జాలర్ల సహాయంతో బయటికి తీశారు. పోలీసుల సమాచారం మేరకు మృతుడి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని తమ కుమారుడిగా గుర్తించారు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. కుటుంబాల కలహాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు.

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

నాగర్‌కర్నూల్ క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహమ్మద్ మహమూద్ (60)మృతి చెందినట్లు ఏఎస్ఐ చంద్రయ్య సోమవారం తెలిపారు. వివరాల ప్రకారం.... నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ మహమూద్ పొలం దగ్గరికి వెళ్లి కరెంటు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం దగ్గరికి వెళ్లిన తండ్రి చాలాసేపు అయినా రాకపోవడంతో అతని కొడుకు మొహమ్మద్ మక్బూల్ చాలాసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో పక్క పొలం రైతులకు ఫోన్ చేసి ఓ సారి తన తండ్రిని చూడమని చెప్పడంతో వారు వెళ్లి చూడగా, విగత జీవిగా పడి ఉన్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుపగా హుటాహుటిన వారు పొలం దగ్గరకు వెళ్లి బోరున విలపించారు. ఈ సంఘటనపై తమ్ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.

అనుమానాస్పదంగా వృద్ధుడు..

అచ్చంపేట టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దాపూర్ ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలానికి చెందిన తిరుమలశర్మ (72) 20ఏళ్ల నుంచి బొమ్మన్‌పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమ వారం గ్రామ సమీపంలో మృతి చెంది ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. కుమారుడు శరమల శరన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ధరూరులో మరొకరు..

ధరూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : వృద్ధుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కొండా శ్రీహరి కథనం మేరకు వివరాలు ఇలా.. అయిజ మండల చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన కురువ కృష్ణ(75) వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి రేవులపల్లి గ్రామానికి వచ్చాడు. వారం రోజుల క్రితం కుమారుడు కేశవ్ అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సోమవారం రేవులపల్లి జూరాల జలాశయం సమీపంలో ముళ్లపొదల నుంచి దుర్వాసన రాగా స్థానికులు వెళ్లి చూడడంతో మృతదేహం కనిపించింది. విషయాన్ని గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ మృతదేహాన్ని పరిశీలించి అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన కురువ కృష్ణగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ కార్యదర్శి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

ఎర్రవల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకొవడం ఇష్టం లేని యువకుడిని కుటుంబసభ్యులు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవల్లి మండలంలోని కొండాపేట గ్రామానికి చెందిన సింగోటం కుమారుడైన నరహరి(25) పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు మందలించారు. దీంతో ఆదివారం పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

మహిళతో అసభ్య ప్రవర్తన: కేసు నమోదు

నవాబ్‌పేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం సోమవారం తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ గ్రామానికి మహిళ ఇంట్లో వంట చేస్తుండగా, దొమ్మరి యాదయ్య ఇంటి కిటికీ అద్దాల ను కట్టెతో ధ్వంసం చేశాడు. పగిలిన అద్దాలు ఆమె ఒంటిపై పడటంతో బయటకు వెళ్లి చూసింది. అద్దాలు ఎందుకు పగలగొట్టావని యాదయ్యను నిలదీసింది. ఆమెతో పాటు అత్తను భయభ్రాంతులకు గురి చేయంతో పాటు దుర్భాశలాడాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి..

» జనాలపైకి దూసుకెళ్లిన బొలెరో వాహనం

» నలుగురికి గాయాలు



దెబ్బతిన్న ద్విచక్రవాహనం, తోపుడు బండి

ఆత్మకూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి, తోపుడు బండ్లపైకి బొలెరో వాహనం దూసుకెళ్లిన ఘటన సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం ఎదుట చోటు చేసుకుంది. ప్రత్యక్షసాక్షుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన బొలెరో వాహనం ఆత్మకూరు పట్టణం నుంచి అమరచింత వైపు వెళ్తుంది. అదే క్రమంలో అమరచింత నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్అండ్‌బీ అతిథి గృహం ఎదుట పండ్లు అమ్ముకునే తోపుడు బండ్లపైకి వేగంగా దూసుకువెళ్లింది. రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని తెలిపారు. పండ్లు అమ్మే రామేశ్వరి, కొనేందుకు వచ్చిన మస్తీపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు, భార్యాభర్తలకు గాయాల య్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. బొలెరో వాహన డ్రైవర్ శ్రీకాంత్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయమై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నరేందర్ తెలిపారు.

తరగతి గదుల్లోనే వసతి, బోధన

» బిజినేపల్లి గురుకుల పాఠశాలకు సొంత భవనం కరువు
» పదేళ్లుగా అద్దె భవనంలో నిర్వహణ
» నెలకు రూ.1.30లక్షల అద్దెల చెల్లింపు
» ఇరుకు గదుల్లో 500 మందికి పైగా విద్యార్థులు



బిజినేపల్లిలో అద్దె భవనంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం

బిజినేపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాలు మారినా పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల దుస్థితి మాత్రం మారడం లేదు. అద్దె భవనంలో అరకొర వసతులతో, ఇరుకైన గదుల్లోనే విధిలేక విద్యాబోధన, రాత్రిళ్లు నిద్రాహారాలు కొనసాగిస్తున్నారు. చదువుతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తున్న విద్యాలయాలకు సొంత భవన సముదాయం, ఆట స్థలం లేదు. దీంతో విద్యార్థులు పూర్తిగా ఆటలకు దూరం కావడంతో శారీరక, మానసిక వికాసాలు పెంపొందడం లేదు. ఈ పరిస్థితి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో పదేళ్లుగా ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో నెలకొంది.

అందుబాటులో ఐదెకరాల భూమి..

బిజినేపల్లి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మినీ గురుకుల పాఠశాలల సమీపంలోని ప్రభుత్వ భూమిలోనే గురుకుల విద్యాలయ భవనం నిర్మించి అవసరమైన వసతులు కల్పించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంగనూర్ శివారులో ఐదు ఎకరాల భూమి కేటాయించిన కార్యరూపం మాత్రం దాల్చలేదు. అలాగే మంగనూర్ గ్రామ శివారులో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి కలెక్టర్ బదావ త్ సంతోష్, రెవెన్యూ అధికారులు పరిశీలించిన ప్రభు త్వ భూమి, లింగసానిపల్లి గ్రామ శివారులో కూడా విద్యాలయం నిర్మాణానికి అవసర మైన ప్రభుత్వ భూ మి ఉంది. ప్రైవేట్ భవనానికి ప్రతీ నెల రూ.1.30 లక్షల అద్దె చెల్లించాల్సి వస్తుంది. 500లకు పైగా విద్యార్థులు ఉన్న ఈ గురుకుల విద్యాలయానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చే యించి 2026-27 విద్యా సంవత్సరం ఆరంభంలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రైవేట్ భవనం పరిస్థితి ఇలా..

మండల కేంద్రంలో గురుకుల విద్యాలయం కొనసాగుతున్న ప్రైవేట్ భవనం ఇరుకైన గదులతో మూడంతస్తుల్లో ఉంది. పై రెండు అంతస్తులల్లో 500 లకు పైగా ఉన్న విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, పడకలతో కలిపి గదికి పది మందికి పైగా ఉండాల్సి వస్తుంది. కింది అంతస్తులో తరగతి గదులతో పాటు స్టాఫ్ రూం, ప్రిన్సిపాల్ ఛాంబర్ ఒక్క గదిలోనే కొన సాగిస్తున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు రేకులతో షెడ్ వేశారు. వంటగది, సామగ్రి గదులు కూడా ప్రధాన భవనం ఆవరణలో రేకుల గదులు నిర్మించారు. ప్రతీ నెల రూ.1.30 లక్షల అద్దె ప్రభు త్వం చెల్లిస్తున్న సరైన వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లా..



మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి పక్కా భవనం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగనూర్ శివారులో ఐదు ఎకరాల భూమి కేటాయించారు. భవన నిర్మాణం పూర్తయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ ధీటుగా విద్యార్థులకు విద్యబోధన, ఆహారం, వసతి అందుతుంది.

- మస్కూరి శంకర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్

తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం



ప్రైవేట్ భవనంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులకు అవసరమైన ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణం, డైనింగ్ హాల్ లేక ఇబ్బందులతోనే నెట్టుకొస్తున్నాం. సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే వెంటనే స్పందించి గ్రీన్ బోర్డులు, చైర్లు అందజేశారు. అలాగే పక్కా భవనం నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు.

- సుమతి, ప్రిన్సిపాల్, గురుకుల విద్యాలయం, బిజినేపల్లి

కొనసాగుతున్న ఎస్సెస్సీ పరీక్షలు

» పలు పరీక్ష కేంద్రాల తనిఖీ



నారాయణపేటలో పదో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్‌నగర్ విద్యావిభాగం / నారాయణపేట/ వనపర్తి విద్యావిభా గం/ నాగర్‌కర్నూల్ టౌన్/గద్వాల సర్కిల్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. నారాయణపేట జిల్లాలో 39 కేంద్రాలలో 7,635 మంది విద్యార్థులకు గాను 7,601 మంది హాజరయ్యారు. నారాయణపేట బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓ గదిలో బియ్యం బస్తాలు నిల్వ చేసిన స్థలంలోనే పెయింట్ డబ్బాలు ఉండటాన్ని గమనించిన వెంటనే తీసి వేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర పరిశీలకుడు దుర్గప్రసాద్ కోస్గిలోని ఐదు కేంద్రాలను పరిశీలించారు. డీఈవో గోవింద్‌రాజులు నారాయణపేట, ధన్వాడలో కేంద్రాలను పరిశీలించారు.

మహబూబ్‌నగర్‌లో 99.66 శాతం హాజరు

మహబూబ్‌నగర్ లో సోమవారం 99.66 శాతం విద్యార్థులు హాజరైయ్యారు. మొత్తం 12,820 మంది విద్యార్థులకు 44 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 12,769 మందికి గాను 32 మంది, ప్రైవేట్ విద్యార్థులు 51 మందికి గాను 12 మంది గైర్హాజరయ్యారు.

వనపర్తిలో 14 మంది గైర్హాజరు

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలలో సోమ వారం ఇంగ్లిష్ పరీక్షకు 14 మంది గైర్హాజ రైనట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లాలోని పలు సెంటర్లలో పరీక్ష కొనసాగుతున్న తీరును డీఈవో తనిఖీ చేశారు.

● నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 10,562 మంది విద్యార్థులకు గాను 10,537 మంది హాజరుకాగా 25 మంది వి ద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ కల్వకుర్తి, తాడూరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

పది మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన డీఈవో

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని డీఈవో రమేష్‌కుమార్ పరిశీలించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుంచి చేరిన పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచిన గదికి వేసిన సీల్‌ను తనిఖీ చేశారు. మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

● జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలలో ఇంగ్లిష్ పరీక్షకు 99.6శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఇన్‌చార్జి డీఈవో అబ్దుల్‌ఘని, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. 7,594మంది హాజరు కావాల్సి ఉండగా 7,564మంది విద్యార్థులు హాజరయ్యారు. గద్వాల మండలం అనంతాపురం, ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ తనిఖీ చేసి పరీక్షల నిర్వాహణ గురించి సీఎస్, డీవోలను అడిగి తెలుసుకున్నారు.



నాగర్‌కర్నూల్‌లో పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో రమేశ్‌కుమార్

ఆదాయం సర్టిఫికెట్ల జారీలో అధికారుల జాప్యం

» డిప్యూటీ తహసీల్దార్‌ను నిలదీసిన అర్జీదారులు



డిప్యూటీ తహసీల్దార్‌ను నిలదీస్తున్న అర్జీదారులు

తిమ్మాజిపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఆదాయం సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు, ఇతర వర్గాల వారిని ఇబ్బందులు పెడుతున్నారని పలు గ్రామాల అర్జీదారులు డిప్యూటీ తహసీల్దార్‌ను నిలదీశారు. పలు గ్రామాల విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి. అదేవిధంగా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది. ఇందుకు విధిగా కులం, ఆదాయం సర్టిఫికెట్లు అవసరమవుతాయి. కులం సర్టిఫికెట్లు తహసీల్దార్, ఆదాయం సర్టిఫికెట్లు డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. మండలంలోని ఆయా గ్రామాల నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి తిమ్మాజిపేటకు వస్తే డిప్యూటీ తహసీల్దార్ రూ. లక్షా 60వేలు ఆదాయం వేయడంతో పాటు విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఇటు రాజీవ్ యువ వికాసం పథకానికి యువతకు ఉపయోగపడడం లేదంటూ సోమవారం పలు గ్రామాల దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ను నిలదీశారు. ఎలాంటి విచారణ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఆదాయం ఎలా ఎక్కువ వేస్తారని నిలదీశారు.

గుడ్లను పొదిగిన పాము

» 21 గుడ్లలో 10 నీరుగట్టు పాము పిల్లలు బయటికి



జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోడైవర్సిటీ కేంద్రంలో గుడ్లలో నుంచి వచ్చిన నీరుగట్టు పాములు

జడ్చర్ల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో నీరుగట్టు పాము గుడ్లను పొదిగింది. సోమవారం 21 గుడ్లలో 10 గుడ్ల నుంచి పాములు బయటికి వచ్చాయి. నాలుగు రోజుల క్రితం మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలోని ఓ ఇంట్లోకి పాము వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు, సర్పరక్షకుడు సదాశివయ్య దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన శిష్యులు వెళ్లి, నీరుగట్టు పామును పట్టుకున్నారు. ఈ పాము పెట్టిన గుడ్లను గుర్తించారు. వెంటనే 21 గుడ్లను కళాశాలలోని బయోడైవర్సిటీ సెంటర్‌కు తీసుకువచ్చారు. పట్టుకున్న పాముతో పాటు గుడ్లలో నుంచి వచ్చిన పాములను అటవీప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు సదాశివయ్య తెలిపారు. కళాశాలలోని బయోడైవర్సిటీ కేంద్రంలో ఇప్పటికే దాదాపు 70 పాము గుడ్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లుగా ఇలా దొరికిన గుడ్లు పొదిగేందుకు హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించే వాళ్లమని, రవాణాలో కొన్ని గుడ్లు పాడయ్యేవని తెలిపారు. ఎవరైనా దాతలు హ్యాజింగ్ పరికరాలు అందిస్తే స్థానికంగానే పాము గుడ్లను పొదిగించేలా చేసి, సర్పజాతిని రక్షించిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. పొదిగిన గుడ్లలో నుంచి వచ్చిన పాములను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుకన్య పరిశీలించారు.

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక



విద్యార్థి అనూషను సన్మానిస్తున్న రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోపాలం, ప్రిన్సిపాల్ జయప్రద

మక్తల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా కోయిడ గ్రామంలో ఈనెల 7 నుంచి 9వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ మహిళల ఓపెన్ సైక్లింగ్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ కనబరిచింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన అనూష జిల్లా తరపున ఆడి రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి మౌంటెయిన్ సైక్లింగ్ పోటీలకు ఎంపికైనట్లు రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోపాలం సోమవారం తెలిపారు. మహబూబ్‌నగర్ పిల్లలమర్రి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అనూష బీకామ్ చదువుతుంది. ఈ సందర్భంగా ఆమెను కళాశాలలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, ఫిజికల్ డైరెక్టర్ రజిని, స్వప్న, అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో విద్యార్థి ప్రతిభ



రామకృష్ణను అభినందిస్తున్న ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, బాలసుబ్రహ్మణం

పెద్దకొత్తపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ కొల్లూరులో ఆదివారం నుంచి జరుగుతున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ 8వ తరగతి విద్యార్థి కే.రామకృష్ణ రాష్ట్రస్థాయిలో మూడో స్థానం లో నిలిచి బ్రాంజ్ మెడల్‌తోపాటు ప్రశంసాపత్రాన్ని సాధించాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జ్ ఎంఈవో కే.శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో, పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు బాలసుబ్రహ్మణ్యం విద్యార్థిని అభినందించారు.

కృష్ణా నీటిలో న్యాయమైన వాటా సాధించుకుందాం

» పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొ.జి.హరగోపాల్

పాలమూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నీటిలో న్యాయమైన వాటా సాధించుకుందామని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్ యం.రాఘవాచారి సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మన ప్రాంతం నుంచి గోదావరి, కృష్ణ రెండు మహానదులు అనేక చిన్ననదులను వాగులు కలిపి వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నా ఆ నీటిని సమృద్ధిగా ఉపయోగించుకున్న చరిత్ర లేదని తెలిపారు. వెయ్యేళ్ల చరిత్రలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు రెక్కలు పిండి చేసుకుని నిర్మించిన చెరువులు, కుంటలతో కూడిన చిన్న తరహా గొలుసుకట్టు చెరువుల సేద్యమే కానీ భారీ నీటి పారుదల వ్యవస్థల నిర్మాణాలు మనకు లేవని తెలిపారు. ఆంధ్రప్రాంత అనుభవం దీనికి పూర్తిగా భిన్నమైందని పేర్కొన్నారు. గడిచిన 200ఏళ్ల చరిత్రలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన నిర్మాణాలు ఈ వైరుధ్యాన్ని తీవ్రం చేశాయని తెలిపారు. ఈ వైరుధ్యం ఈనాటికి కొనసాగుతూనే ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం, ప్రభుత్వ బాధ్యతలను 16డిమాండ్లతో గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలందరినీ నది జల వాటా సాధన, వినియోగ చర్చలో భాగం చేయటంతో మాత్రమే సాగునీటి సాధనలో న్యాయం పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు.

ఇంటర్వ్యూ..

గ్రామాల్లోనే ఉపాధి

- వెంకటయ్య, ఎంపీడీవో



అయిజ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వలసల నివారణ కోసం, స్థానికంగా రైతులు, కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నదని ఎంపీడీవో వెంకటయ్య అన్నారు. ప్రస్తుతం వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని విషయాలు వెల్లడించారు.

పనులకు సరిపడా కూలీలు వస్తున్నారా?

ప్రస్తుతంపనులకు సరిపడా కూలీలు రావటం లేదు. ఊరికి 50మందిలోపే వస్తున్నారు. ఈనెలాఖరు లోగా వారి సంఖ్యను గ్రామానికి వంద మందికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము.

గ్రామాల్లో ఏయే పనులు చేస్తున్నారు?

ఉపాధి హామీలో పొలాలకు బాటలు వేయటం, ఊట కుంటలు, పశువుల పాకలు, వాలు కట్టలు కట్టడం, ఎస్సీ, ఎస్టీల భూములను చదును చేయటం చేస్తున్నారు.

కూలీలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?

వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశాము. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నాము. ప్రథమ చికిత్స కిట్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ బాక్స్

గద్వాల ఆర్టీసీ డీఎంగా సునీత



నూతన డీఎం సునీతకు బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న అధికారులు

గద్వాల అర్బన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : టీజీఎస్ఆర్టీసీ గద్వాల డిపో మేనేజర్‌గా జి.సునీత నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన మురళీకృష్ణ బదిలీ కాగా, ఆయన స్థానంలో జగిత్యాల డీఎంగా పనిచేస్తున్న సునీతను గద్వాల డిపోకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీఎంగా సునీత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడిన డీఎం, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. డిపో పరిధిలోని అన్ని రూట్లలో సమయానుకూలంగా సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎస్సీ రైతులు దరఖాస్తు చేసుకోవాలి

గట్టు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎస్సీ రైతుల కోసం భూగర్భ జలశాఖ ఎస్సీఎస్‌డీఎఫ్ పథకం కింద బోర్ వెల్స్ తవ్వకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి చెన్నయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గట్టు మండలానికి 22బోర్ల తవ్వకాల కోసం లక్ష్యాన్ని నిర్ధేశించామని, దీని ప్రకారం ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 రోజుల్లోపు ఎస్సీ కార్పొరేషన్‌కు సమర్పిస్తామని తెలిపారు.

పోలీసుల అదుపులో ఆశా వర్కర్లు

మల్దకల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు కాంతమ్మ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు తరలివెళుతున్న ఆశావర్కర్లను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నర్సమ్మ, సుజాత, భారతి, జ్యోతి, జయమ్మ, సుధారాణి, అనిత, శంకరమ్మ, మేరమ్మ తదితరులు ఉన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

ఉండవల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తక్కశిలలో సోమవారం జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో తిరుపతయ్య పరిశీలించారు. కూలీల హాజరు మస్టర్ల రికార్డులను పరిశీలించి వారితో మాట్లాడారు. అనంతరం తక్కశిలలో నర్సరీలో మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ మేటీ గోపి ఉన్నారు.

మట్టి రవాణాను అడ్డుకోవాలి

వడ్డేపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బుడమొర్సు గ్రామ పరిధిలో గొల్లగట్టు మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు సోమవారం శాంతినగర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

● ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన కలెక్టర్ బీఎం సంతోష్



ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్

గద్వాల న్యూటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుండి 38 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు ఉన్నారు.

● ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి

ధరూరు : మండల పరిధిలోని అల్వాలపాడులో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగరావును కలిసి గ్రామస్థులు ఫిర్యాదుచేశారు. పనులకు రాకున్న వచ్చినట్లు మస్టర్‌లో నమోదు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని, గతంలో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతలు నిర్మించుకోకపోయినా పని చేసినట్లు రికార్డులు రాసుకుని అవినీతి పాల్పడ్డారని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధి అండతో బిల్లులు కాజేస్తున్నాడని తెలిపారు.

ఫీల్డ్‌అసిస్టెంట్‌తో పాటు మాజీ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని, సొమ్మును రికవరీ చేయాలని గ్రామస్థులు గోపాల్‌రెడ్డి, నర్సింహులు, జనార్దన్ కోరారు.

టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి



జెండాను ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప

● జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప

గద్వాల టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేలా వైద్యసిబ్బంది ప్రతీఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో సిద్దప్ప అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వైద్యవిద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీగా పాతబస్టాండ్ సర్కిల్‌కు చేరి, టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. నర్సింగ్ విద్యార్థులచే టీబీ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టీబీ వ్యాధి తగ్గించడంలో కృషి చేసి న వైద్య సిబ్బందికి పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో మెమెంటోలు అందజేశారు. వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర, వైద్యసిబ్బంది ఉన్నారు.

గట్టు ఆసుపత్రిలో కిట్లు పంపిణీ

గట్టు : గట్టు ప్రాథమిక వైద్యకేంద్రంలో సోమవారం భవిష్య భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యాధికారి శివకుమార్‌రెడ్డి హాజరయ్యారు. క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందన్నారు. అనంతరం వ్యాధి సోకినవారికి టీబీ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మల్లమ్మ, శంకుతలమ్మ, లవ్లీవుడ్ అధికారులు వెంకటేశ్వర్లు, హరి, మునిస్వామి, నాగరాజు, రాగిణి, పార్వతి, సీటీ హలీంపాష, వినోద్, పరమేష్, వాల్మీకి, లక్షమన్న, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

గద్వాల టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం చలో సెర్ఫ్ పేరుతో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ ఐకేపీ, వీవోఏల ఉద్యోగం సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాం అంజి పిలుపునిచ్చారు. ముట్టడి కార్యక్రమానికి సంబంధించి సోమవారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఐకేపీ వీవోఏలు ఎలాంటి ఒత్తిళ్ల ఎదురైనా నిర్భయంగా విధులు నిర్వహిస్తూ మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వీవోఏలకు సంబంధించి రూ.20వేల నెలసరి వేతనంతో పాటు సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాకపోవడం శోచనీయమన్నారు. డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ఆందోళనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఐకేపీ వీవోఏలు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ పూర్తిఅండగా ఉంటుందన్నారు. సమావేశంలో సీఐటీయూ ఇతర సంఘాల నాయకులు ఉప్పేరు నరసింహ, తిమ్మప్ప, తిరుమలేష్, వెంకట్రామయ్య, మహేందర్, పురుషోత్తం, జావేద్ ఉన్నారు.

మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం

గద్వాల, మార్చి 24(ఆంధ్రజ్యోతి) గద్వాల జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చమే లక్ష్యంగా పనిచేద్దామని కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో మహిళ శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అవగాహన నిర్వహించారు. యువత మత్తు పదార్థాలు వాడితే 100 లేదంటే 1908, 14446కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శశికళ, ఉమెన్‌హబ్ నాగరాజు, అంగన్‌వాడీ టీచర్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

చెట్ల కొమ్మల తొలగింపు

మల్దకల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండల మండల పరిధిలోని విఠలాపురం ఫీడర్ పరిధి మల్లెందొడ్డి ఎస్ఎస్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లకు విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగి పాక్షికంగా దెబ్బతిన్నాయి. గమనించి రైతు ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. స్పందించిన అధికారులు సోమవారం లైన్‌మెన్ మోహన్‌ను పంపగా దెబ్బతిన కొమ్మలను తొలగించి సమస్యలను పరిష్కరించారు. ఇందుకు రైతు విద్యుత్‌శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈగా శ్రీనివాస్ రెడ్డి

గద్వాల అర్బన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లైన్స్‌లో డీఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యుత్‌శాఖకు డీఈ టెక్నికల్‌గా బదిలీ చేశారు. అదే సమయంలో ఆయనకు ప్రభుత్వం ఇన్‌చార్జి ఎస్ఈగా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. దీంతో సోమవారం ఇన్‌చార్జి ఎస్ఐగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డిని వివిధ యూనియన్ల నాయకులు, సిబ్బంది, అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

పనుల్లో నాణ్యత పాటించకుంటే చర్యలు

- అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీడీవో

మానవపాడు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నాణ్యత పాటించకుండా పనులు చేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తుర్బా పాఠశాలలో ఇంకుడుగుంతల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పనులు నిలిపివేయిస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు.

కొత్తబావిని అన్యాక్రాంతం కానివ్వొద్దు



కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతున్న నాయకులు

గద్వాల న్యూటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న రాజుల కాలంనాటి సంస్థానాధీశులకు చెందిన కొత్తబావిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు పురాతన కట్టడాల పరిరక్షణ సమితి, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజుల కాలంనాటి కొత్తబావి అన్యాక్రాంతం అవుతుందనే విషయంపై గత కొన్నిరోజులుగా మునిసిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కొత్తబావిని పూడ్చడానికి మాజీ మునిసిపల్ చైర్మన్ వేణుగోపాల్ తన ఆధీనంలో ఉన్నదనే భ్రమతో మట్టిమాఫియాతో రాజకీయ అండదండలతో రాజులకాలం నాటి బావిని అన్యాక్రాంతం చేస్తున్నాడని, పురాతన బావులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పురాతన కట్టడాల పరిరక్షణ సమితి, ప్రజాసంఘాల జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మోహన్‌రావు, శంకర ప్రభాకర్, సుభాన్, ఆంజనేయులు, కుర్వ పల్లయ్య, వాల్మీకి ఉన్నారు.

అనాథ బాలలను ప్రభుత్వం ఆదుకోవాలి



బాలలకు పుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేస్తున్న ప్రేమ్‌కుమార్

మల్దకల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయంగా మారిన ముగ్గురు అనాథ బాలలను ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక కార్యకర్త డాక్టర్ ప్రేమ్‌కుమార్ కోరారు. మల్దకల్ మండలం గార్లపాడుకు చెందిన బాలలను సోమవారం పరామర్శించిన ప్రేమ్‌కుమార్, వారికి పుస్తకాలు, నోట్‌బుక్‌లు అందజేశారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృత్యువాత పడగా, నిస్సహాయస్థితిలో ఉన్నారని, విద్యాభ్యాసం కొనసాగిస్తున్న బాలల స్థితిగతుల గురించి కలెక్టర్ తెలుసుకోవాలని, వారు గురుకులాల్లో చదువుకునేలా చర్యలు తీసుకొని అండగా నిలవాలని కోరారు.

ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి

- సమస్యలపై ఎంపీడీవోకు వినతి

రాజోలి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజోలి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఖాజామొయినుద్దీన్‌కు మండల సీపీఎం నాయకులు పలుసమస్యలపై సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ రెండు రోజులుగా మండలంలో సర్వే నిర్వహిస్తున్నామని, ఎక్కువగా డ్రైనేజీ శుభ్రం చేయడంలేదని, ఇళ్లపక్కనే ఉన్న ముళ్లపొదలను తొలగించేలా చూడాలని ప్రజలు చెబుతున్నారన్నారు. అదేవిధంగా రాజోలి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన రహదారికి బీటీరోడ్డు వేయించాలని, వారు వినతిపత్రం ద్వారా కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మన్న, కృష్ణ, నర్సింహులు, మంజునాథ్, ఆనందు బాబు, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు మధు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులు మాట నిలబెట్టుకోవాలి

- బీజేపీ నాయకుల డిమాండ్

అయిజ టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అయిజ పట్టణానికి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అయిజ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎంపీ ఎన్నికల ప్రచారానికి అయిజకు ఉపముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా అయిజలో డిగ్రీ కాలేజీతో పాటు, మహిళల ఉన్నత విద్యకోసం పీజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా, నాగర్‌కర్నూలు ఎంపీగా మల్లురవి గెలిచినా అయిజ పట్టణంలో మాత్రం ఒక్క విద్యాసంస్థ ఏర్పాటు కాలేదన్నారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు భీంసేన్‌రావ్, వెంకటేష్ యాదవ్, ప్రదీప్‌స్వామి, నాగరాజు, గడిగె రఘు, లక్ష్మన్ ఆచారి ఉన్నారు.

స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి



మహిళలతో న్యాయాధికారి గంటా కవితాదేవి

» న్యాయాధికారి గంటా కవితాదేవి

గద్వాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంటా కవితాదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ మహిళలు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు సాధికారత సాధించాలని అన్నారు. ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఇన్‌చార్జి నర్సింగరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంగీత తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం మహిళల ఆగ్రహం



గట్టు ఇన్‌చార్జి గ్రామ కార్యదర్శితో వాగ్వాదానికి దిగిన మహిళలు

గట్టు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని 7, 8 వార్డుల్లో తాగునీరు రావడం లేదంటూ ఆ వార్డు ప్రజలు సోమవారం గట్టు ఇన్‌చార్జి గ్రామకార్యదర్శి మునినాయక్‌తో వాగ్వాదానికి దిగారు. చాలారోజుల నుంచి తాము తాగునీటితో ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, వార్డు మహిళలు చాకలి శాంతమ్మ, సుజాత, లక్ష్మీ, సుమ, సరస్వతి తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సమస్యను కార్యదర్శికి వివరించారు. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే పరిష్కరించాలని కోరారు.

సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి



విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ప్రిన్సిపాల్

● ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా

గద్వాల టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పాఠ్యాంశాలకు, విద్యకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా సూచించారు. వికసిత భారత్-2047 లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే అంశంపై ఉమ్మడి జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పావని, కళావతి, శాలిని, తిరుమలేష్ ప్రతిభ చాటారు. ఈవిద్యార్థులకు సోమవారం కళాశాలలో కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈసందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్, విద్యావంతులైన యువతీ యువకులు సామాజిక మార్పులను నిశితంగా పరిశీలిస్తూ సమాజ పురోగతిలో పాత్ర పోషించాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.చంద్రమోహన్, అధ్యాపకులు ఉన్నారు.

ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి



ప్రజావాణిలో ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

● ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది జవాబుదారిగా ఉంటూ బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 10ఫిర్యాదులు రాగా నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి, జవాబుదారీగా ఉంటూ న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేసుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు ఉన్నారు.

బాలల పరిరక్షణ అందరి బాధ్యత



అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో ఉమాదేవి

గద్వాల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): బాలల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో బాలల పరిరక్షణ సంక్షేమంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ బాలలందరు శ్వేచ్ఛాయుత వాతావరణంలో పెరగాలని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధిత శాఖల మండల అధికారులు, గ్రామస్థాయి అధికారుల సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఆలాగే బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రులకు మహిళా సమాఖ్యవారు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ పెట్టి బాలకార్మిక వ్యవస్థ నిర్మూళనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో చంద్రకళ, ఐసీపీఎస్ కౌన్సిలర్ సురేష్, ఏఎస్ఐ వెంకటేష్‌గౌడ్, ఏపీఎం పారిజాత పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిలేని ప్రభుత్వం

● బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జయలక్ష్మి

వడ్డేపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జయలక్ష్మి విమర్శించారు. సోమవారం శాంతినగర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయలక్ష్మి మాట్లాడారు. పేదలకు వైద్యం అందించాల్సిన అలంపూర్ వంద పడకల ఆస్పత్రిని ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేక పోయారని ప్రశ్నించారు. ఇసుక, మట్టి దందాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎమ్మెల్సీ మాటలు విని ఎమ్మెల్యేను గెలిపించుకున్న ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.

బీజేపీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో వడ్డేపల్లి మండల అధ్యక్షుడు బోయ నాగరాజు, మాజీ అధ్యక్షుడు నరసింహులు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు అయ్యరాజు, బూత్ అధ్యక్షుడు రంగస్వామి, కార్యకర్తలు ఉన్నారు.